GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY
INDEXING FOR TELUGU MANUSCRIPT

Sl. No.	Particulars	Details
1	Language	TELUGU
2	Material	Leaf Mss.
3	Bundle Number	TEL B 0394
4	Work Number	R 1970
5	Page No (From... To)	1 to 65
6	Name of the Work	PANCAHNIKOTSAVA PRAKARANAMU
7	Subject	PANCAHNIKOTSAVA

పాంచాహ్నికోత్సవ ప్రకరణము R. 1970

ಶ್ರೀ ಗುರು ...
ಗ್ರಂಥ ... ಪತ್ರಿ
... ಪ್ರಮಾಣ

ಶ್ರೀ ಸ್ವಾಯಸ್ವಾಂ ವ ಪ ನ ಯ ಯಾಂ ಷ್ಟನೆ ಕ್ಷೀರ ಸ್ವರೂ|| ದಕ್ಷಿಷ್ಟಾಂ ಮಾರ್ಗಾಂ ಮಾರ್ಕ ಅರು ಂ (ರಾ ರ ದ್ಧೆ ಘಾಂ ಕೃ ವಿಷ ಪ್ರು ಪ್ರತ್ತು ಖಜ ಂ ನಲ್ಲಿ|| ವಿ ಅ ಂ ಜಾರಾ ಅತ್ರ ಕೃ ಘಾ|| ದಿ ಯುಗಾರಾಂ
ಗ ಡ ವ ರಿ ರ ಸಾಂ ಡ ಲ ಯ ತ್ರ ಪೃಥ್ವಿ ಸಾಂ ಜ ನಾಂ ಪಾಂ ಲ ಯಂ ಗ್ರ ವೈ ಸಾಂ ಕ್ಷಾದಿ ಪ ನಾಂ ಯ ಂ ಕೌ ವಿ ಜ ಯ ಯ ತೇ|| ಪಾಂ ಲ ಚಾಂ ಪಾಂ ಕ ನ ಗ್ಗ ನ ದೇ|| ಅ ದ (ಕ ಲ ನಂ
ವ್ಹಿರ ರ ವ ತ ನ ಅ ತು ಕ್ಕ ಣ ಡ ಪ ತ್ತ್ರ ವೆ ಕಾ ಸ ಪಾಂ ಲ ಸ್ಕ ಮ ಪ ರು (ನೈತ್ತಾಂ ಅಾರ ದ್ಧ ರಾವ ಸಮ ಸ್ತ ನ ಸ್ಥಾಂ ಮೆಗಾಂ ಖನ ಲ ಅರ ಕ ರ ಲ ಕಾಂ ಬ್ಬ
ಶ್ರಾಂ ಖ್ಯ ಗಾ ಕ್ಕೆ ದ್ವ ಗ ಗ ನಾಂ ದು ಸಾಂ ನ ಅಂ ರಾಂ ಲ ವಂ ದ್ರ ಮ ಲ ಪಿ ರ ವ ಘ ಗಾಂ ನ ವೆ ರ ಚ ಶ ನ ಮ ನ್ಯ ಮ ಪ ದ ವ ಸ್ತು ಮೃ ಗಾಂ ಲ ನ ನ ನ್ನ ನ್ನಂ ವಾ ವ ತ್ತಿ ನ ತ್ರ ನ್ನ ವಾ ಕ್ಷಾ ತ ಂ ಸು
ಸೂಕ್ಷ್ಮ ದಿ ನ ಕ್ಲೈ ಶಿ ಪ್ರ ಕಾ ಕ್ಷಿ ಅ ನ ವಾ ಕ್ಕೆ ವೆ ಕ್ಕೆ ರ ಸ್ಟ ತ್ರ ಚ ಕ ನ ಸ್ತ್ರ ಮಂ ಡ ರಿ ನಾ ವ ಮ ವಾ ರಾಂ ಗ (ಶ್ರೌ ನ ಅ ಕ್ಷಾಂ ತ್ರಾ ನ ಕ್ಕ ಪ್ರಾಂ ರ್ಕ್ಷ ಯಾಂ ಖ್ಯಾ ನ ದ್ವಿ ನೆ|| ೨೨

శ్రీకృష్ణ స్వామా ఞం వారి గా॥ నిశేదిత్వాను చింత్యానో నకల్పితో । స్తోత్రం [illegible] వేనాంతలి పాశం । సవ్వ దర్శన మహాత్మా తం శ్రీవి జిత్యాత్మనిగ్రహో యమశ్చ సం॥
దర్మస్య వార్తప్తుమనసావచ్చనా ననుకిన్నా । మాత్రేన రేన్న వేదా॥ అర్థం॥ శ్లో ల్గిమం సంలోన పూం సృతిర్ధియుండు॥ నా యజ్ఞాలం దారాన
వలరా ఋతువు అనేకక్షేత్రంబు । దంచక్షేంబు తుంగానం(ప్రచోప్యాం వుండి॥ త్రవైష్ణవులకుం హరి దూరాంధన వేదాయు నని నిరత్తి నాయంగొన్న
అర్థ నావారం ఋతువులకా॥ నదుర [illegible] [illegible] ణావులు ఋత్మా। వే మొదలు గాంధ కిఋం నుశం ని॥ [illegible] నచిక్షా [illegible] న॥ [illegible] పారి రాంచి
వారం రంగివాని॥ వక్రే రం నమాం శ్చమం చ్చరారం గా చ్చవపూం చ్ఛినే దు నా ప్రతంబు యూ ండిర నని॥ వేలి వుంగరం మెపలు గాదో చు కొ॥ పుక్ష నాం ఖ్యాతా లుడు

దేవతలు సంతోషింపగాం [illegible] వేదులు [illegible] ద్వాదశి [illegible] తత్తుడు పరకాలుడు అని స్తోత్రము ప్రగావలం [illegible]
[illegible] రసం వర్షించె [illegible] గావించి [illegible] ప్రియులు [illegible] నకల లోకవిఖ్యాత [illegible] దానం [illegible]
౭ తోష్యం [illegible] వరాలు [illegible] సుమేరు [illegible] గాలు [illegible] పుత్ర [illegible]
[illegible] సఖ్యం [illegible] ప్రియుర [illegible] గోపాల స్వామి [illegible]
[illegible] రాజ [illegible] అధిపతి [illegible]

బినసగు స్మృతమంత్ర వ్రాశిద్వస్తు వలుదాం. స్త్రీ విసవాండు యతంత్ర [illegible] వంట్లుడు గదా తనే యివా స్నేర్చ్యము సెల్యేమిక్కి శ్రీ స్వర్గాత్రి గణ్యుడుగవా

నే బిడ్డ [illegible] కాము స్మా [illegible] తో [illegible] యాం మూడింబుతో నలన్నాకేలాండు రతేనికువారా। అనంత గరుడవిష్ణు కే నాడు [illegible] మా చి మురింనేవా

నవాం వృద్ధం అనతి స్మృతి [illegible] రు [illegible] వారు॥ శ్లో॥ అద్భుత [illegible] దాశాం [illegible] త్రి [illegible] మయ [illegible] అవద్ధ [illegible] దిన్న ద్దే [illegible]

దివిత్ర [illegible] ముడున్న [illegible] వారు। రమ నిజదాన్సు అనంత గరుడవిష్ణు [illegible] యిడవయం ద్దు

మునే వస్తువ [illegible] దాంగల నంస్మా వె తిక్కి వ [illegible] రమ్మ [illegible] ॥ శ్లో॥ [illegible] చన్న వం [illegible] ధ్వరాదా। చా [illegible] రంము వా సా ధ్వరాం సన్నత్తం। ౨ ౨ ౨

వేదత యుక్తే ది [illegible] స్తోత్ర [illegible] దుర్గా [illegible] బంధ [illegible] అర్థా [illegible] విష్ణు [illegible]
౭ [illegible] ॥ [illegible] ॥ [illegible] మంతాం చదేవ [illegible] జనార్దన ః [illegible] త్రయ [illegible]
[illegible] మహా [illegible] విష్ణు [illegible] బంధు [illegible]
[illegible] ॥ [illegible] ॥ [illegible]
[illegible] ॥ [illegible] ॥ [illegible]

రాముకృతేం। పరోక్షంబు ధర్మార్థ నవనస్తు వలెనన నెన్నికల పుణ్యములు। తెల్పి స్తుతి వారం గినన్నం బావిపులు పల్లి నంటె గాంలు చైత్ర చాంద్రాంశులు పెలుదలుగాంగలు(నమున్న పై నక్షా
పుణ్యాంబు నన్ని(అప ప॥ ౪౦ నినప్పిం యుతెక్కిపొం క్షి కాంలంరాం(మొంవతాం రమండునే(శునలపులతో బులయులుద్యంచె నినప్పుం చారానే మొం దక్షోవం రాంతయులు నధది(నన్నలం
రామన్నెరంని అనతిస్తుతి పునాక్షిరనే నాధివారం॥ గలు। శ్లో॥ నం॥ స్నిత్వావిధియత్నాగ వానే నగనాంనుక్షాం వాం। మొంగ్లె యూన్న ద్వామ యతదప్తదే ప్రతష్ట వే। నిమ్నాన్నతేపన యశ్పెర
కాంలనాం వాం(గుప్తంధ్యనం వారతిమంక్షనతాంగత్తా సీ॥ అధ్యక్ష॥ అ పునరయాం నాబ్బమిన్నలం యండి టురాం రుసాం(రుయాం మక్యాలానే వ్యంచుతెాండగునాం ల యుం ంక్షు(
వాంరడ ప లయుం దుగవల్లిం పుంకతె లయ్యలు ంటులవచ్చె షోపో రయి పలయలుంచు పుండి। పరెవాం డు అనపిరుంగలవాం డన్నా। రామాష్ట్రపుల వినవేగాంను(సుముస్తమైన

తెనే వృదు నేత్ర శస్త్ర మ హంచు కొండా నేన తు వంచి వా నే [illegible] చాకె శిత్రా వడ [illegible] తెల్ల కొస్తూరా
వేఖువే స్పృమూ నే [illegible] చిరు చ [illegible] ంటంవ్వుడు దొం [illegible] ని పుత్రుం నాం తన [illegible] నని అ [illegible] సూం
దవీ। ధి వాంకరకె [illegible] తిరు దెరుషు పో తన [illegible] ఛుడు। [illegible] సాము దులనే [illegible] రా।
వ [illegible] రుచేమయ [illegible] దు వేలు [illegible] తేని । [illegible] యు [illegible] రెంట్లు మోంసుడారెకు సాంవ [illegible] ।గ౨౨
[illegible] కిదాుక్తి [illegible] దివ్వ తీరు నెనుం [illegible] దు।। [illegible] ధీ యాంకాలు పె [illegible] పి।

ల ఆ శం శ్యాం వత్తి అగ్నరోష్మ్యం కేం.దు దిగా నిశ్చంత్ర వృక్షా దని ఆనతి యుష్మ నాల్క కరసుపూం

అవది గాంత్ర మానాం వాగా కేలి త్రా నా శకేన వదసూదరసుదరత్యాగ మేమ్మధ్యు నాచెం

యిపూవనకాంనినన్ని దివరత్రారహుం [illegible] మందు నానాప్రకారంబులైన శాస్త్రపద్దాలు

[illegible]

[illegible]

ఋషులంటూ ఆరనిష్ఠద్రో చెత్తిప్పత్తమ వేష్టాన్నప ఫలితము [illegible] ంధ్యకారేతే వాడె నునునో దే [illegible] రామయు నన్న దళి విన [illegible] ంగాన్నడు ంచారుడు [illegible] ॥
కోసినాధర్మాస్యమాంగ్గవనునవ్రుకనాధర్మేన చాయుంచ్ఛ వేతాన్నతేయుక్త్రీ చోరాన్ను దాయుంన [illegible] ంత్రివి త్రంనేసం శ్రోత్ర వేందాచపాశం త్రి లిఖిత ॥ అధర్మం। అప్ప [illegible] యు
చోరం దాధర్మంయునే మోక్షమ ఉబవాటవిద మువై రాయుంద్రం నం। నీ చాతచె యుబద్ద దిడుం దివక్షే అదిధర్మం తాదుం। లోతే మందు తాంగిలనే నచాడు ధర్మం చాయునే
రక్షనా। అదిగన్న నీ మూ ఉవిన్నకం చారాంధది అనె తిసత్తు వృన్నారుస్వే విపాకు ॥గాలినచార్య ధర్మైనవేశి చాలి। స్త్రీ పుత్ర శ్రీ ంపరముంది నా। చెకార్య ఉద్రి వనము
దిదుబె స్పాంజ్ఞా। వం తంపరనాణి [illegible] ధర్మా॥ ధర్మం। అపునస్యామి [illegible] దిధర్మం [illegible] దుర్యానవకి తంపెుదయుగా తాంగివె దివ్యలయోర్త్ ధర్మ వం। అఖ్యునాగాం [illegible] తాము

ದಾಂ ಸ್ವಕಾತೆ ಶಿಷ್ಯನೆಂಬ ದಾಂ ಧಕ್ಷಂ। ಜ್ಞಾನಗೆನದಿ [illegible] ತ್ರಿಂಪೆ [illegible] ದಿವಿನ ಪಾಗಿ ನಂ। ಮೆರೆವ ಪ್ರತಿಮಾ [illegible] ನಂ ವಿನಿಡಿತಾಂಗಳಂಚೆ ಶಿ ದಿವೆ ದುಗನ್ನು। ಯಂತ್ರನೆಂಬ ಪ್ರಕಟ [illegible] ದೇಸೆ ತ್ರಿನಾಡು

ಚಿರುಪ್ತರಾಂ॥ ಗುರು ಶ್ರೀ ನೆಂ॥ ಆದ್ಯ ಪ್ರಾಂತ್ಯ ಚಿತ್ರಂ ಜ್ಯವತಃ ಪ್ರತಿಜ್ಞಾ। ಬೋಧಿಸಲ್ಲಾನೆಂ ಮಹಾ [illegible] ದೃಷ್ಟಿಃ ಪಾದಂ ತ್ತುವಿ ತ್ರಂಬೆ ವರಾ ದುಳಸ್ತು। [illegible] ವೆಳ್ಳು ನಿರೆ ಪದ ಪಾ॥ ಆದ್ಯೆಂ॥

ಅಪೂರ್ವ [illegible] ದಾಂಗ ವಾ [illegible] ವಳ ಅಧಿಕ [illegible] ಯುಸಾಂಗಾ ನಿಶ್ಚಿ। [illegible] ಚೆ ಟಂದು ಪಕ ಪುಪ [illegible] ೭

ಯಾಂಚ [illegible] ಪ್ರತಿಜ್ಞವಿ [illegible] ವೆ [illegible] ಯಾಂ ವಸ್ತು ವಯು [illegible] ವುಗು [illegible] । [illegible] ವೇಕಂ [illegible] ದಿವೆ ದನಿ [illegible]

[illegible] ತೆ ನನ್ನ [illegible] ನ ಧನೆ [illegible] ಸಂತ್ರ [illegible] ಸಂಚ [illegible] । ಆರಾಧ್ಯನೆನ ವುಮು [illegible] ತಂ ತ್ತು [illegible] ಕಿಂಪಾ [illegible] ಧನಾ ಪಾಮ [illegible] ॥ ಆದ್ಯೆಂ॥

ಅಪನ ಲಂಕಾ ಬಿಮ್ಮ ತನಕೆ ಆಜನ್ಮ ಪ್ರದ್ಯೆ ವತಿ ಸೈದ್ಧಾಂಗಿ ವಿಷೇ ಜ್ಞಾನ ಚೇಸ್ತು ವೇಸ್ತು ಪುಲ ಚಾಟನೆ । ಅತ್ಯನ್ತ ಪ್ರವ ಕಾಜ್ಞೈರಲಾಂರಾಂ ಧನೆ ಚೇಸೆ ದಿ ಮ ವೋ ಪ್ರ ಪೆರು । ಯಾಂ ಪ್ರ ಉಂಶಾ ಚ್ಛಿಗಾಂ ವಿದ್ಧು ಬುಸು । ಪ್ರಾ ಕಾ ಪೈ
ನಾ ಬಿಡು ಬುಸಂ ತೆ ನಾಂ ಜಿ ಭಾಂಗವ ಪ ಪ ಡಿ ಲಾಂಂ ಧನ ಬಿ ಡಿ ಚೆ ದಿ ತೆ ದನಿ ವಿ ನನ್ನ ಪ್ಪಿಂ ಚೆಸ್ತು ನ್ನಾಲು ಚೋರುಲು ಯಾಂ ॥ ೧೭ ॥ ಶ್ಲೋಕಂ ॥ ಪರಾತ್ಮಾ ಪರದ್ರವ್ಯ ಮನೇಕಧಾ ಪ್ಯರ್ವಂ ನಾಶೆ ನಕಿಂ ಚಿಂತಾ ಲಮಸ್ತಿ
ಚೌರಾಂ । ದ್ರವ್ಯಂ ಪರಸ ಬಿಮ ಪಾರಂ ವ ದಂತ್ರಿ । ಸಂಕ್ಷ ಕೆ ದ್ಯಂ ಚಾಂಗ್ಜಿ ಗು ಕ್ಕಿನ ಬುಷ್ಟ್ಯಃ ॥ ಅರ್ಥಂ । ಅಪನಿ ಯು. ಚೋರುದಾ ಪರದ್ರವ್ಯಂ ಅಪಹಾರಿಂಚಿ ದುಂತ್ರಪ ದಿ ಲಾಂ ರಾಂಧನ ಚೆಕ್ಕಿ ನಾ ದುಮಿ ಗ್ಗಲಂ
ಪರದ್ರವ್ಯಾಪ ಹರಿಂ ಪುವೋ ದ್ಪೃರಿಯಾಂ ಅಧೆ ಮ ರ ದು ಪದ್ದ ಬುಸಂ ತೆ ಪುವ ದರು । ಆ ದಿ ಗನ್ನು ಆ ಜ್ಞಾ ಚ ಯು ಪಾಲನ ಜಿ ಆನ ತಿ ಸ್ತು ಪೃಕ್ತಾ ರ ಲ ಸಾವ ಮಿ ಪಾಂ ಕು ॥ ೧೮ ॥ ಶ್ಲೋಕಂ ॥ ಇಮ ದಸ್ಸಿಗಲ ಕಾರ್ತ್ಯನಂ
ಸ್ಯೆಗ ಪ ಪಃ ಪ್ರಾಂ ಜಾ ವಿ ಧೈರು ತ್ಯಾನ್ಯಂ । ದಿ ವಿ ಸ್ಕೋ ಪ ಮಾ ನೆ ಸಾ ದ್ಧ ರು ತ ರಂ । ದಾ ವೈ ಷ್ಣ ವೋ ಲ್ಲಂ । ಬನಂ । ತ್ರಿ ಸ್ಥಾದ ಚ್ಚ ತ ಪಾ ದ ಜ್ಞಾ ದ್ಧ ರು ತ ರಂ । ತ್ರಿ ಸ್ಥ ತ ದಿ ಲಾ ಂ ತ್ರಿ ಯಲಂ । ತ ಪ್ರೈ ಕ್ಕ ತ್ಯ ಕ್ಕ ಲ ಕ್ಕ ಲಿ ಶೇ ತ ಪ ಸ ನಾ

ತೆ ಪ್ರಾಂತ ಪ್ರಾರಾಬ್ಧೆ ॥ ಅರ್ಥ ॥ ಅವನೆ ಯಃ ಸ್ವಾಮಿ ಲಿಂಗಗೆ ಪಶ್ಚ ಪ್ರಸಾದಂ ಪೆಟ್ಟಾಂಗವಹೆಪ್ಪಂ ಬಂ ಅಧಿಕೇಂ ॥ ಶ್ರೀಮದ್ವೀರ ಪೆಶ್ಚ ಪ್ರಸು ಅವ ಮೋಕ್ಷ ಬಸುಗ್ಗಾಂ ರಲ್ಲ ಪಿಂಡದ ಪ್ರಾಣಂ ॥ ಅಂತ್ಯದೆಂತೆ ಅಧಿಕ ತಪ್ಪಂ ಶ್ಶಾಗ ವ ತ ವ

ಶಾಗಂ ॥ ಶ್ಶಗವ ತಪ್ಪ ಬಿಡೆ ದಶ ರಣ ಶ್ಶಾಗವ ಅಮ್ಲ ಪಾದ ತಿಷ್ಠಂ ಅ ದ್ವಿತಂ ॥ ಅದಿಷ್ಟ ಸುತ ಶ್ಶಾಂಗವ ಅ ಅ ದಿಂವ ಶಾರಾಧ್ಯನಶಿವ ಪಂಡಾಂಗ ಲವ ದ್ವಯಾಂಳು ಮಂತ್ರ ಆಜ್ಞಾ ಚೆ ಕನಾಂಚೆ ಕನಾಂಳು ಗಾಂ ನಿ ॥ ಹೆಂ ಬಿತ್ತೆ ವಾಂ

ನೆ ದಿವ್ವೆ ದನಿ ವಿಷ್ಣು ವಂಶಸ್ಮ ಶ್ಶ ಗೋ ತರು ದಂ ॥ ತಿಗ ॥ ಶಂತೆಂ ॥ ಶ್ಲೋ ಕಾರ್ದ್ದನ ಪ್ರಪಶ್ಯಾಮಿ ॥ ಯೆದು ಕ್ಷಂತ್ರಂಡ್ವತೆ ಬಂಕ್ಷಿ ॥ ಪಕಶೋ ಕಾಂ ರಪ್ಪ ಶ್ಚಲ್ಲ ದುಃ ಪಾಂ ಪಾಂ ಯುವತಕ್ಷಿ ಡನ ॥ ಅರ್ಥ ॥ ಅ ಪನಾಂ ಯ್ಯು ನಾ ರೂಪಾಂ ಶಿವು ಶ

ತ್ರ ಪೂ ಬರಾ ಶಿಷ್ಟ ಚೆ ಷ್ಯ ಗಾ ಶ್ವ ಪೆ ಬಾ ॥ ಪರೋ ಪಾಂ ರಂತಂ ॥ ವೆ ಪು ಶ್ಚಕ್ಕಂ ಪೆ ದು ॥ ಪ ಕು ಲ ಸು ಲ್ಪಿ ದೆ ಪ ಟ್ಟು ಬ ಕಂ ಫ ಪಾ ಪ್ರಂ ಪೆ ದು ॥ ಯುಂ ಲಾಂ ಗ ಸ ಶೆ ಶ ಕ ಲ ನಾ ಸ್ತ್ರ ಪು ಲ ಯ ಯಂ ದು ಸು ಸ್ಕ [illegible] ನ ಸು ಸ್ತ ದೆ ॥ ಅ

ದಿಗಸ್ತ ಪಂಂ ಕಂ ಸ್ಮ್ರ ತಿಂ ಡ ನಿ ಆ ನ ತಿ ಸ್ತ್ರಾ ಪ ನ್ನಾ ರಂ ಸ್ವಾ ಪಿ ಪ್ರಾಂ ಶರಾಂ ॥ ೩ ॥ ಪೆದ್ಧ ಶಶ್ಚಾದಿ ಪಾಂ ಪ್ರಾಣ ಪಂಧ್ಯಸ ಶ್ಚಾಂ ॥ ಶ್ರೀ ಶಾ ಪಾರ ಶೆ ಪಾಂ ಬ ಲ ಪ್ಪ ಸ್ತೆ ಶ್ಲಾಂ ॥ ಅ ಷ್ಟ ಗುಪ್ತ ತ ಪಾ ಸ ಕ ಲಂ ದ ಶ ಪ್ರ ಸು ಶ್ವ ನ ಗ ಶ್ಚ ತ್ತಿ ಶಿ ದಾ ಸು ವಾ ನಾಂ ॥

అర్థం॥ ఆవేశ్య యే మనో స్వావేశ తత్వం గాఢపట్టు చూస్తామూ॥ యాసోత్ర తంపే శ్రేం ఆ జన్మప్రతం॥ రాషిష్టాగాం విడు ధు మ్ము॥ ఏమే బలం గ వి కి నిస్తూం రుసా పమ్ము నేజ యుం నిమ సో తం గాంభి ధుం అంత్ర
సమే మ పూర్ణ ది వే దనిక న్నపం చెస్త్రనాం డుల చారిసె డ గా రుత్రె (న్నో తేం॥ సక్షి శీ గాంగవ త్రో త్ర మాది మ మాతీ॥ త ద్వ ప్సన రమాంఠ దిక్షి శ్రీతో యుం కల శీ కృప న ము ని నా న రో న కృ లు న తీ
౫ త ద్వి వ్యశ్వర్త్త మ జెం త్రనం ద న జి తం స్పృరాక్షా ప రింనాం శ వ॥ తో న యర్రం వి ష్మ రవి త్వ ది యం వాంరదయే॥ ష త్రై ధికం నాం ప రే॥ అర్థం॥ అవే సు నాం యుగ్గాం గ వ తో త్ర ము ఢాం నే స మె న వాం ఢ ఆ తం
తె ఘా మి పాధ్ప ది॥ గ్గుం ము వెం పే న ము త్రాలు దాం క్ష వి॥ వాం యుతె రెం పె ఆ క్ష గా నెం దా ధ్ర ది అం తృ తం పె అ న సు నే డు కాష్ఠ వాడు॥ అ గ న ష్ట్య గ డుం తో రెం డు కు ముం డె అ ర న ము గా క్షి న ప్పు లో తెం తా మ కరుం
షం ది శ్హాంఘి శ్లే న వ తె అ ధ్ర గాం తొ ల చి న రా మ పో ది ష్ట్ర శ్రై ప్యా ద యు ముం దు న్యుం డుం గ్గాం న॥ శ్రీ కేనా టే అ గ్ని కు ఢ లా తె నా స్త్రీ నే ప న శ్లే తు ప్పు॥ త్రి మ ని అ న తి స్తు త్ర మ నా క్షి ర ల సా వ మి వాం క్ష గాం అ ర న గా తం॥

ಸ್ತ್ವನಂಪೆರುಮಾಳ್ಕೆ ಪೆರಿಯವರಂ ಅಡಿಯಾರ್ಯಮನಾ ಅನಿವಿನ ಕ್ಷೇಂಪಂಚಸ್ತನ್ನವಾಳ್ವಾರ್ ೧ ವುರಿಸ್ಥೆ ಷರಷಾಕ್ಷ್ಯಂ ದಿವ್ಯಪಂಚಸ್ತನ್ಯಾರು ತಿರುಮಂಗಯಾಳ್ವಾರುಂ ಶ್ಲೋಕಂ ಅಧ್ಯಾತ್ತಾನ ಪ್ರಯೋಜನ ವರದಾನ

೭ ಯುಷ್ಕ್ಯಾರ್ ಪದಾಜ್ಞ ಸ್ವಕ್ತಿ ನಪಲಂ ಮವೇನ್ನ ಯುಮಂಪರಂದೇವ ವರ(ಪ್ರ)ಯ ಪ್ರಾ ತಪ್ಪನ ಪನ ನ ಪ್ರಮ್ಯಮಾವೇವ ಯುಕ್ತ ಅಧ್ಯಂ ಅವನ ದಯಂನಷ್ಟ ಮಿನೆಮಪಾಪ್ರಪ್ತಾ ಯು

ನಾಗಾನಿನಿತ್ಯವಿರಾಂ ಪ್ರಾಪದಪತ್ತ ಮುಖ ಯುಂಡು ನಾ ಶ್ರವಣ ಲಮುನಸ್ತಾ ಯುಡತೆಗಳ ಸ್ತುತಿಗಳಿಗೆ ಯುಂಡೆ ದೇವರಂ ಮುರಿನೈದ ಶ್ರದ್ಧ ಶಕ್ತಿಗಳಿಗೆ ಯುಂಡೆ ದೇವರಯುಂ ಪತ್ತನೆಂಪೆ ವರಂ

ವದ್ಯಾ ಅನಿವಿಶ್ವಪಂಚಸ್ತನ್ಯವಾಡಾ ಯುನ್ನ ತಿರುವರಂಗ ಯುಂ ಶ್ವಾರು ದಿವ್ಯ ಪೂಸ್ತಾ ಮವಿನಿನಂ ತೋಷಿಪಂಚ ಆನತೆ ಸ್ತುತ್ಯಪನ್ನಾರುಂ ಶ್ಲೋಕ ಯುಕ್ತಾವ ಲುಷ್ಟಧ್ಯಾಂ ಮು ರವಿನೇಲು ರುತುಂ

ಲಾಂತ್ರಿಕಂ ಧ್ವ(ತ್ತಾ ರಾಂ ಸ್ತ್ರ ಸಾಂ ಧ್ರ ವಸರಂ ನ್ಕ್ವ ತಕ್ಷ್ಯಂ ಮಿತೆ ಲಕ್ಷ್ಮೀ| ತಿಪ್ಯಂ ತಿರಾಂ ಮಂ ಚಕಿತಾ ಪ್ರತ ವನ್ ಪ್ಯ ಅಂಡಾ| ತಿರುಮಂಗಯ್ಯುಂಗಳ ರಪಿ ತಿಪ್ಪತಿ ದಾರ್ ಸ್ಥ ಧಾ ಸಾ ೦|| ಪ್ರಂ ಶೃಙ್ಗಾ || ಅಲಂ ತ್ರ ವ ಕ್ಷ್ವಂ ತ್ರ ಲಸೋರಾ ಕ್ಷ್ಮಚಂ ದ್ವಯ|

ವೇಂ ಕ್ಷ್ಮವ್ಯ ತಂಸ ಮಿತ್ರ ಕ್ಷ್ಮ ಲ ಲಸ ಕ್ಷ್ಮ ತ್ರತ್ರಿ ಪೌ ದುಲು| ದ್ವಾಪುಡು ನ ದಿನ ದಾಡುಲ ಲಿನೆ ಪ್ರೃತ ಸುವ್ರ ಸ್ಥಾರಾಂ ಮಾಂ ಯುಗಾದೆ ಧ್ವಾ (ಪ್ಪು ವ ನ ಮುಲ ಯಂಡು ಯಂತ್ರ ಪಕ್ಷಂ ತ್ರಂಪ್ರ ವಕ್ರ ಸೂತ್ರ ನ್ಕಹಿ (ಅಗ ತ್ರಪ

ಕ್ಷ್ಮಂ ತ್ರೈಂ ತಿರುಮಂಗಯ ಅ್ವಾರಿಕೆ ದ್ವ(ಕ್ಷ್ಮಂ ಮಿಟುಅಂ ದುಂ ತ್ರಿನ ಕ್ರಿಂ ಮಗಾಂತಾಂ ಅದಿ| ಕ್ಷಾಂ ವಿಂದಾ ಕರ್ಸಂ ತೆ ಮ್ಮಿಂ ಚಿಪ್ರಸ್ತಾಂ ದಿಂ ಚಿನ ವಾಂ ರಿ| ತಿರುಮಂಗಯಾಂ ಅ್ವಾರು ನಸ್ಕಿ ಕ್ಷ್ಮಸ ಮೆ ಪ್ರಂಗಾ ನ

ಸಾಂ ಲಾಂ ನಂ ತೆ ಮಿಂ ಚಿತ್ತ ಸ್ವಾಮಿ ವಾಂ ರಿ ಶಿಸ್ತ್ರೈ ಪ್ರಪುಂ | ಕ್ಷತ ಮುಗಾಂಮುನ ವಸ್ತ್ರ ರಿಸ್ತು ಪುನ್ನಾರುಂ ಲತಾ ನ ಮಸ್ತೈ ನ ಮಸ್ತೈ ಜನ ಕ್ಷ್ಮಧ ವಿಜ್ಞಾನ ಮಸ್ತೈ ನ ಮಸ್ತ್ರ ನದಾಂ ಚಕ್ರ ಪಾಂಶಿ| ನ ಮಸ್ತೈ ನ ಮಸ್ತೈ ಪ್ರಪಂಚ

ಸ್ತ್ರೀ ವೇರಾಂ ಸ್ವಮಸ್ತಾ ಪುರಾಂ ದ್ವಂ ಕ್ಷ್ಮಮಸ ಪ್ರ ಆಶ್ರಿತ ವಾಂ ಲಪ್ಪಾಂಡ್ಸಂ| ಪ್ರ ತೆಸಾರ್ ಪ್ರೈ ಕಾಲ್ಲು ಬಾಲ್ ಸುಕ್ರ ವಾರಂ ಶ್ರೀ ಶುನ ಸೋವರ್ಕ ನಂ ಜಗಂ ಸ್ವಾಮಿ ಧಾಂ ನಾರಸ್ಯಾಲು ಚೌ ರಸಂ ತಾವ ದಂ ಪ್ರಾತೆ ಸಾ— ೧೨೩೪೫೬೭೮೯ ೧೦ ೧೧ ೧೨

15

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

సోమవిన్నారెవ ర్వమదిలిరావు నేమనో లక్ష్మీ వీను దేవ్యా [illegible]

లక్ష్మీకాంచక్ష్మీ [illegible] గ్రంధము కాంగః ౧౦ ౧౦ ని కాన [illegible]

మొక్కి లక్ష్మీకాంచనరస్సు లిచెంయదు వాలి [illegible]

తలిఖితూ వలయా ద్రా వారంచ రాలా దంచంద్రం మిమొం [illegible]

లసముద్ర మందున్న [illegible] సర్వజనపం తేమవరండే [illegible]

ಪೋಯುತನ ಅಡಗನೆ [illegible] ವಾದು ॥ ೪ ॥ ಪವಿತ್ರ [illegible]

[illegible] ದಾರು [illegible] ಮಾಲಸ್ವಾಮಂಯು ನಿಂತ್ರ [illegible]

[illegible] ಕರಿ [illegible] ತರುಂನ [illegible]

[illegible] ಗಂಗ [illegible] ದೇವ [illegible]

[illegible] ನಿ [illegible]

[illegible]

మరాం వరాం దిమస్మరాత్మసు [illegible]

యూచూంను స్కారు సాు మపారు [illegible]

సుకాంరూపంబునె రాగిలి [illegible]

[illegible] ‖ ౽ ౽ ౽ ౽ ౽ ౽

డి తతులయిన్నే యుంయివి ... నతమనున్న హాత్రుసులచ్చయుచు ష్టె యూనమిత్తు మునున్ను. వా చజన్యమునెశం అను స్తూరె
మున్నిరు సత్మమివాత్తు ... ంవశ్రి హారాత్రుత్తు. రా శెవే శేశ్శ్ శా నదెన భువదానిని శ్శాంత్తి గాంత్రు వలా ని
౧౦ యుక్కనెలయుండయూ గ్రే ఇంచిన మూడుగమున్న వెవనకుటు శనైవనక ంనెనినియవి ... యుం చందద్మనిత్త ఖనెవం ...
స్పచూను నన్నవి అనె భువ్రశా లు ఘుం మని విలి త్రా చా ఠ ... వస్త్ర ... ంగేనా ద్వరింపుచుం మునా కం ...
నా వమె రారా నెహ్వగా లు వెనుచనిగు రవి రిదఫా దయం మాద్ధి నవాఠ లుదూరం గా సుకె

బి వారి శా || తెలరస్వి తాం బులం దూగజ్ఞ కా ము ఘ చదివి తు వి బా చెప్పి యింపర గా ఝ బాబు ంచు రి వ ప్రక్రి

కుం ల లాని కెరక [illegible] బావేం దు వృంజ ష్మం గి నది వ నా కరాలు కై తొలు పోల్గ్ర మండే ల వుం దు పెరు చే ప బా

ధ్రకె రాము పూం మే నాన్న గే ష్మ వారయాం || [illegible] || వస్త్ర చూ కూడ వ్చ త్రా నాం || రనా ని [illegible] మ మా || శ్రీ నే ంగా త్ర మిద

రనన బిల [illegible] || [illegible] నేరెడ్డి బుగా చేను కృన చిరుచ చుయ బిందువ [illegible] ||

నలల కృ [illegible] మా న్య [illegible] వా || యుంత్రనెల రక్ష్మగాత్రి కుంకృ మాం కృ కుత్త ఆవా || గురుంద్రనే ఉష్ణ కారగత్రి గం

ಗೆಲುವಂ ಒಡ್ಡಿ ವಿದೆ ಯು ತ ದಿ ಯು ಐಹುಂ ದು ವಿಸ್ತಾ ಅವುಂ ಗ್ಗು ಪೆ ತೆ ಗಾ ಹಾ ಸ್ಥೆ ವಿ
ಸಹ ದು ಸ್ರುಷ್ಟಿ ನಿತ್ತೆ ಲ ವಾಂ ಬ್ಬ ಜ ರು ಗು ಸುಂ ಡು ನಪ್ಪ ವಿ ಸ್ಕೆ ಬಿ ನ ಸಾ ಜ್ಞಾ ರಾಜ್ಯ
ಲ ಯುಳ್ಳಂ ಚ್ಚು ಢ್ಕೆ ನೈ ಘು ಗೆ ಉ ಸ ವ್ಯಾ ದ ಕಿ ಠಿ ಘೆಂ ಗ ಮೆ. ನ ತಿ ಂ ವಿಷ್ಣು ಶ [illegible] ದ ದೇಹ

శ్రీ ద[illegible]ంతో మిటినిశ్చ[illegible]ంబగ్నే॥ అద్వైదం। అనంతరము నేరేడు పుష్పాలనే సాంధు[illegible]త్రమునే। అక్కడ పుష్పవాకిటి [illegible]యెవ్వరని అడగెత్తేను। తిరునక్షత్ర[illegible]
సాం[illegible]ంతా హస్తం। [illegible]వల్ల [illegible] మిట్టిపరశాలులు అనేపిరంగలబాస। వలముదోత్పలలనే శేలవతి సాప్రియాలాది। చోళ [illegible] ద్వారావతి ద్రవ్యంతాల్లలాంచె
నతది [illegible] పరశుధని। [illegible] చరిత్ర కుంభసృష్టియుంబాంది। మచుచల్లి నష్టే చక్రా వచ్చిసవారం [illegible]॥ [illegible] ధమము యదేం। దావరె
ముసంకతుతం। తె వాటిక స్మృతిద్యం మదా[illegible] యశభా। గచ్చా మిసంభా ముయుం॥ అధగిరి [illegible] వం బిదాళు। [illegible] వంతిదాళు। [illegible] వం టిదా ళు। [illegible]గల
గురుం మవ [illegible] నష్ట సుస్నాధూ వలంవం బిదా [illegible]। నమ్రా లవం చిదా [illegible]। [illegible] వినధారవస్త్ర డలు। యుక్త [illegible] నడిచి

నవ్యత్వాంతుం రెలఖు చెప్పిన కవ్వని పంపించిన వారెల్లరకు కెంచె నావడినేమ మమపట్టినాం త్వరయుచ్ఛంటే। ఆగచ్ఛనరాజ్ఞః పోవే। త్వద్రూపేణ తమువచోరకేం నవా
నవో।మద్రాబ్రో పరాన ఇ॥ అర్థం। అవ్వన యేం నాప మొదే వరవారి యెుక్క శత్రువులు వాం పట్టణంలో శివచిన్న దొంగలు మెరసి వా ఘోర రాలు
చేసిన క్షిరలే। వేలమ్మే తేవిరా వనకు వర రఘగనవ నె వెం రాం జూదే వరవార్ల తే ఆదినప్వంచే శరవన్ని నపల ఖిం చిన వార్లై ర౯ మనోకెం ఇష్ట చోరరు వమ దత్తిష్టినే
చెర త్వా। ఆక్క త్వాకెం శ్రీ కార్తెజకి। మద్ర త్వాం త్వత చో రసాం ధ్ర శద్ధనం। ఆగచ్ఛ శేసాంధిపః॥ అర్థం। శేసాంధిపు డనే పేరుగల చాండాలనం డును। దొంగలగురువనే పట్టి
తుష్టా వెరగాం తే। వాని బందికానం పట్టుకొరాంన్తానేరేం విలసావెం జనం। మనద్రవ్యమును శ్నైవాని ఘోలద్ధనమునప్పా। వాని నే మోడా పట్టుకొరన్న ని ఆనతిచ్చిన వాండై కే ౮౨

అప్పుడు పోయి రమ్మనగా నాసరికి పీ వశ్యనం పాదప్పు సన్యాసం ॥౧౦౧ క్షేత్రయు॥ నే లం౦ ఉరికాని చిడే నని సుద్ధగ స్వః। స్వం తీం౦ను తీసె నావర లోపాము యుం౦ చెద్ద వ్వా।
పెం ష్ణ గాశ్లేదని పి చిత్రి పిదాం రజ్ఞాన్యాం చి। వసు। చైసం౦ చి ఉద్ధనం౦ ప్రద్ధి పీళ స్వరాం ద్వౌ॥ అద్ధ౦॥ శ్రీ క్షిగాన్వీ వాం నగ పుష్ప భు బర శ్రీ కం౦ చాం తుఋ స్మ శు నె। రాజు ముప౦
మిరాం తి నీద్వాం ప్రియం వి తే రాజు పుత్రు కం చేరిమే హ్మాం౦ టి వెన్నుపు తెత్రీ ధరియుం౦ చు తుని। రాం జాం ధి రాజు లరాజు వ్రద స్త్ర కేలు అపాం౦ రని సావ పుట్టిం౦ చు తుని పచ్చె దాంగ
లగురు తృనె తి చె పని నన్ను నా౦ న నుర తన్న నపా ర్ర్యాం శేగ అప్పుడుం వస్త్ర నదాం౦ గె లగుర్లుపు నె జాం౦ చి। నాం౦ ప మపేశ వాం౦ స్త్ర౦ అన్నతి సన్న పు నాన్యారం౦॥ తెలుగు౧౧
తోం౦ రపు చారః మ శ్రీ రాం వసంశ్రాం ప్రిం॥ తీం వాం స్త్రీం నంకే న్నాపు త్రీ దుం సాం। మం౦ తాం౦ వాం౦ వస్త్ర స్వాం౦ వన చాపు తొ ఛావాతు చాక్తి। నశం మపక్త్రం శ్రీ పాం౦ పెం౦ తం౦ సశ్రీ దవా॥ అ ఫ ర ము

[illegible]

[illegible] దేవరవారి అర్జీ మందు [illegible]

[illegible] సహాయము [illegible] రామన

[illegible] సదా [illegible] అర్జీ మందు సాక్షి

[illegible]

[illegible]

అవనిపహా డి యా రా ఘు [illegible] పా వల తన్వంచా తవచ్చె నది లడినె నాంధ్ర కెంము చూ వ సన్నరత్న వారిలు గొ శ్రీ ము లు ప్ప భ్య రత్నజీవులు [illegible] తవాన తనననమ ద్రిత ౯ ఓ తాంబ [illegible] వమ మాద [illegible] తె సొప్ప [illegible] నర లిగుట

చినతాన్న [illegible] నమ ఖం ఆశ నను ప్పె డి వా యువ నా [illegible] నచ్చి తరున శెషె లనం మాన్య రిడంగా న్సు [illegible] డెవి మ ద్దగ నన న స్వన మ టాడి [illegible] రాలు వాప్పె మూ న్ననవి చెమ రెవన వింత చాం తవ స్సి నపన [illegible] మవ [illegible]

తాంవనాల నతి యన్నాపూ న్ధ కెంము చూంమ నా లు స్వాడి ఫారు లిగాను పండరీకా యుత నత్రీ నక్షం లక్తు ము ంతాంగ [illegible] మా ణారిగొపి తానాం ధ్యాలు తన్ని నన్ని తతు చ్చ తాం లిలి [illegible] ల [illegible] క్షా లా నెమం దుమ [illegible]

శు స్సైనా లు యె [illegible] మి త్తం చాం తయూలుద నవము న వాం డి న వ [illegible] గొ చి తానాధ్యు వ్విన [illegible] న స్తు మిచ మిప్రు [illegible] ందె యున్న తమా నన్నరన్ని లడగ నొ [illegible] ంచుమా మ నా న్వరు [illegible] వా రుం [illegible] త్రీ వతవెల నా యులిగుట

[illegible] రక్తి మ తృ నన ము ద్భ వం ల న్నె నా తత్త తదె [illegible] నన మ వ ద్ధి [illegible] ద్మ స్సి నె న రా త్మ సతు [illegible] కె రు నైనా లు తతు త్రా నై న విగ స్స్ [illegible] మ్మ వా రుకం శ యు లిం స్సి నా డి గా [illegible]

[illegible]

౧౭

శ్రీకేనాష్టమీ చతుర్దశ వక్ర రుతే [illegible] దురుసాం నియోగం నెంత్రె నేంవుకావేసి తిథి నొసనేధ్వరింపుమూ మున్నారంభ్మపారాయణం [illegible] ఏకోంపే దినం జాతియొందెనగ్వహం వర్ధిల్లితే। [illegible] ప్రాదిపత్రియాతే। తన్మాత్యంగ [illegible]

కేళ్యాం పునసైవెద కశివగన్న నసు సహగ [illegible] నేవెరుగల యదాలు గన్న నేన్నెరా జనన రాంత్రః వ్రా బయం చుసం చరించియరాది విత్రు యంచాసుకనేదా నవగనృను నృత్తదెరాంకు భ్వయుక్తి లుపేమబెప్పినా గానిర్వాంచ్చె

మనిఖానతియు న్వనెధ్వరింపుమూంపున్నారు నేవ్వడువారాం [illegible] తన [illegible] తత్వకేలాదిగుణ్రి క్రియయుక్తే [illegible] సత్వ లొకన్ని పితాస్తు వాత్వంసత్వాత్మకః సత్వగుణాం ర్ధరూంచేసత్వప్రమాణం మరుదెవ దెవా [illegible] తత్వకేలాదిగుణ యుక్త [illegible]

సతన్నె నస్సురూపునైన డవరవారురూంఅర్ధమందు రెమిప్పు మా [illegible] ంచాయుగలరశి [illegible] నెధ్వరింపుమూం [illegible] ర్గారగా [illegible] సుమెవారుకనసుగంశ్రీరం। వాఖ్యానత్రా దిక్షేమ [illegible] గాధమూర్వకల్పం [illegible] సరస్వు వెబుపవేవి

సారదెల్లాడాన్ని [illegible] వె రాలి చాతే [illegible] రప్పె మూవృనుసోను గలుమడుప్పను [illegible] దవతప్రవెర్ధింపమ [illegible] నెన్నారింపుమూంపునారయువారూ [illegible] అరభృష్టుశయా [illegible] త్రవివెం [illegible] సరిత్రు తం॥

మ హా[illegible] విహా[illegible] స్తు న్నగ శాస్త్ర త్రి వ్వేయుం వే[illegible] ధ వా॥ గు[illegible] ర్వాదా వుం భ్ర సవు ద్రు వు । రద్ద్వె [illegible] ః తమా గ్రా దిరూం పాలభాం తసముద్రా లను [illegible] యశింగ[illegible] ం చేరిసుస్తా మ[illegible] దే[illegible] ంచి కె యూంతొం

శ్రీ ప[illegible] సనవు[illegible] ంచె మనదరిపాలు త్త గసక్కా యు దృ[illegible] సవూం [illegible] దసి [illegible] దన నాగ్గరింప్ప చే[illegible] పు సన్న[illegible] వూ రూం [illegible] త్సు త్తిపాూ ప్రుతిద్యంతర్తు । వాూ గ్రా మూ కి బ ద్ధి థః । మ[illegible] సర్వంత్ర వాసాం[illegible] వి॥

గం మ్ము తం యుదిడి నవేూవ దవే నశ్రేసే రమ్ము తపుం యు [illegible] సాూ ఆర విదప్పు తల చాూ తేస సక్క గిరె [illegible] కు సర్ప్ప ఘుసవెరవరము ప్లైమ నె ఆగ తియు [illegible] నాఢరింపు శ్శూ మనా [illegible] రుసా విపా రూ॥

– నికు భీలాం వి నెలాూ దిసనవా [illegible] మిం శ్చరసాంగె రుప ర్త్ప వెరు తాం । అనంత్త నాప్మి కయతనన్ను మాంత్రా [illegible] దృంత్రు మూంచిద తవమాంధవదా త [illegible] వ్పతము ప్రాలు [illegible] సులవగాూ లతే [illegible] వేూడ్సు కవ[illegible] ం

పి. భూమిని ఆ లికె రెవెడ్డ [illegible] స్సు ంచాంత చెూసూన్న [illegible] సత్తుని యుం దు సుఖాన కయు [illegible] ంచ్ప [illegible] దెవ[illegible] వా రికి యూం సగమ్మ పా మం ఘు పప్తె దియు [illegible] గసుతయుదితి ప్రూ పేకం తా [illegible]

ధరించు మూష స్వారం మ్మ చారూ॥ [illegible] జ్ఞా [illegible] రాష్ట్ర తలమాను భవ [illegible] ంచా లా నన [illegible] శ్లోం [illegible] నన హా యు
[illegible] ంకృ [illegible] వా లా నయ వనె మరుగ న్నిన [illegible] ర్వి [illegible] యుం మనె రవర ప్రవ శించెను ని ఆన తి యు చినె ధరించు మ్మ
౩ [illegible] యుద [illegible] దేవర వారు ఆనతి [illegible] ఇచ్చిన [illegible] తా [illegible] యుతన్న నన్న దేవర [illegible] స్స
[illegible] ంనాడని [illegible] నా ధరించు చూ మునాస్వరం [illegible]
[illegible] ంకట నత [illegible] మం [illegible] నున్న రుపెట్టి రాముల లా నున్న [illegible]

శో మనసోం ద్రమేంచానాంఃసు | తృరాత్మనేవరూచి ... స్వతంత్ర్యం స్వేదికృతే నాంఃస్మరి శేత్రి యు తత్రన్లైః శ్రీ మహేంపా ...

సాధరింపుచాంన్మన్వారంమ్మునారుంః౩ంః౺ శ్వానానేనవా ... తే త్రైవన్మునేః శ్రైత్రైరులారోవం ఃంః భూమాభ్యారతి

వుందరాలతిప్పోరతుననుంపత్రరమ్మైనపదార్థములోనుండర వేనేసము యూంగేమని లనేతి యుః ధాంధరింపుచూంపున్నారమ్మా...

కృత్తులారోవాణిః అనేరేకోటిబ్రహ్మాండనాయకుడైనదేవ దేవాదిదేవుడైయుండు చతుర్దశభువనాలు ముండగాను |

మునక్షిరంమ్మువారూః ౩ు౹ః శ్వేతశ్వేతన్ముకృత్తముక్తి తిటసాంబేధ ... దినకర తధా (అవా ... శంకాదెనే త్రిలోయుమత్రవదాదే...

[illegible] ಪೌರುಷವೆ ರಸ್ತ್ರಾ ನೆಲಾದಿ ಪುಷ್ಟ [illegible] ಚೆಲುವ ಸಮದ [illegible] [illegible]

[illegible] ರತರು [illegible] ವರಿದಿ [illegible] ನ [illegible] ಪ ರಮೆ [illegible] [illegible]

[illegible] ದದೆವ್ವ [illegible] ನವ ವರತ್ನ [illegible] ತ್ರರಾ [illegible] [illegible]

[illegible] ಮುವ [illegible] ಪ್ರ [illegible] [illegible]

[illegible]

[illegible]

[illegible]

గన్నె నేమదేయం [illegible] అర్థం చెప్పె మనకు అనతి యన్నాద [illegible] వృక్షా [illegible] వారగా॥ [illegible] వారా క్షేరచ [illegible] ఉదా [illegible] విష్ణుస్మారణం వ్యంజనపు [illegible] దశి బనక్షం [illegible] చేయరా॥ [illegible]

ఋరూపు [illegible] సుదా [illegible] వరవా [illegible] మనవ [illegible] నగ [illegible] అలలా [illegible] అత్యు [illegible] గనుగ [illegible] యుం పుమన అడగసాం ధరింపు చాం మహా [illegible]

౧

రత్నా [illegible]॥ సా కేరప్పమై చా వాచాగన రక నయుదిక్షి [illegible] ఎందిద [illegible] వారుదాగా [illegible] త్రినా [illegible] నేవం సూచె [illegible] బాంధులాపు [illegible] చుమను [illegible] దవం [illegible] చదా రవు

క్షనేనేలా॥ [illegible] నసో [illegible] సర్వ [illegible] నవమ నేగా [illegible] యాంగరు [illegible] యగా [illegible] రవమ [illegible] తరగ [illegible] యనే [illegible] నంచే [illegible]

గాం నస్సే జా [illegible] నదమ బాం వాం॥ [illegible] రవి వి నసు బాంధ్యాలమ [illegible]

[illegible]

[illegible]

అక్షపక వే ... పురమున ... మ దొ దిశా రా ... [illegible]

... [illegible] ... దయ్యా ... [illegible]

... [illegible]

... [illegible]

... [illegible]

రవ తే ... హరి ... [illegible]

... [illegible]

ರಗ ಂಗಾಂ ನಾಲು ನಾಂ ಜ್ಞಿಸ್ಸ ರುಮಿವಂ ಂಡಲಪರ್ಯಂತ್ರಂ ವ್ರತರಾ ಶ್ರೀರುಮಸ ಪಾ ಸ್ತ್ರಾ ವಸಾನೇ ಏತ್ತೈವಾಂ ಲುವಾ ಏವ ರುಮುತ್ತು ಮೇ ಣ ಶ್ವೇರಾಸ್ಯ ಪ ಕರ್ಮ ಸಂಮ್ಮಿತ ಕಸ್ತೇ ತ್ತ್ವೈ ಸ್ವಾರ್ಥ ಮಂಡ ಲವರ್ಯಂ ತ್ರಂ ವ್ರತರಾ ಶ್ರೀ ರುಮಸ ಪಾ ಸ್ತ್ರಾ ವಸಾನೇ ಏತ್ತೈ
ತಿ ಶಾ ಮ ಕ್ಷತ್ರ ಮೇ ಣ ಸ ಕರ್ಮ ರಾಸ ಪ್ಯ ಕ ತಂ ಮ ಂಮ್ಮಿ ಕ್ಷ ಶಾ ಮೋ ಕ್ತ್ವೈ ಸ ಣತುತ್ರ ಮಂಡಲವರ್ಯಂತ್ರಂ ವ್ರತರಾ ಶ್ರೀ ರುಮಸ ಪಾ ಸ್ತ್ರಾ ವಸಾನೇ ಏತ್ತೈ ವ ಮೋ ಪ ಕರ್ಮ ತ್ರ ವೇಂ ಣ ಸ್ವ ರಾಸ್ಯ ಪ ಕರ್ಮ ಸಂ ತ್ರಿ ಕಾ ವ ಶ್ವ ಲೋ ಭ ಶ್ಚವೇ ಮಂಡಲ ಪ ಕ್ಷತ್ರಂ
ಕ್ಷ ತರಾಂ ಶ್ರೀ ರುಮಸ ಪಾ ಸ್ತ್ರಾ ವ ಸಾನೇ ಏತ್ತೈ ವ ಲೋ ಮೋ ಕೇ ವ್ಯಾ ಸಂ ಮ್ಮಿ ತಿ ಶಾಂ ವ ಥಹಸ ಮಾ ತ್ವೈ ಚಾಂ ದ ಕ್ಷಾ ಪ ತೇ ಷ್ಣಾಂ ಮ ಧ್ಯಂ ಸ್ಯಾ ನಾಂ ನಂ ಯಮಾಂ ಸ ಮಾ ನ ರ ಕಾಂ ದು ತ್ತಿ ರ ರಾ ವಿ ಷ್ಣು ಲೋ ಕ ನಿ ವಾಂ ಸ ಕಿ ಧ್ಯ ರ್ಥಂ ತ್ರಿ ಗು ಣಿ ತಾ ಗಿ ಂ ಚ್ಛೇ ಮಾ ತ್ರಿ
ರಾ ತ್ರ ಶ ತ ಲ ಕ್ಷ ಕೀ ಷ್ಯ ಲಾ ವಾ ಪ್ತ ರ ಂ ಕ ನಾ ಛ ದಾ ನ ಕ ಕ್ಷ ಸಂ ಚಾ ರ ಕ್ಷ ಸ ಕ ಲ ಕ್ಷ ಲಾ ತ್ರ ಂ ಸ ಗ ವೇ ಕ್ಕ ತ್ತೈ ಪ್ರ ಕಾ ರ ಣ ಸಾ ನಾ ಧ ಕ ಲ ತಾ ಕ್ಷೇ ವ ಶ್ರಿ ಕ ಲ ಕ್ಷ್ಮೀ ನಾ ರಾ ಯ ಣ ಪ್ರೀ ತಿಂ ಕಾಂ ಮ ಯ ಮಾಂ ನ ಕ ನಾ ಛ ದಾ ನ ಮ ಹಂ ಕ ರಿ ಷ್ಯೆ
ತೆ ನಾ ಂ ತ ವ ತ ಸ ಂ ಪ ನ್ನಾ ಮಾ ತು ವ ತ ನಾ ಂ ತ ಂ ಪ ನಾ ಶಂ ಂ ಶ್ರ ಕ ತ್ಸು ಕ್ಷ ಪ್ತ ತ್ಥಂ ನಾಂ ಕ ಪ ತೆ ಂ ಕ ತಾ ಲ ಕ ತಾ ಲ ತ್ರ ಂ ಪ್ರೈ ತ ವ ಶ ತ ಕ ಸ್ಸೆ ತ ಪ ರ್ಯ ಂ ಕ್ಷ ವ ಳಿ ಗಾ ಗ ಣ ಗಾ ಕ್ಷ ತ ದಾ ನ ಕ್ಷ ರ ಪ ಗಾ ನ ಮ
ತ್ರ ವ ರಾ ಸಿ ಕ್ಷ ಗಾ ದ ಗ ರಾ ದ್ವ ವ ಸ ಂ ಯ ವ ವೇ ಕ್ಷಾ ಬ ಪ್ಪ ನೆ ನ ತ್ತೈ ಕ ಕ್ಷ ನ ಾ ವ ಕ್ಕ ಂ ಪ ತ್ರೇ ಯ ವ ದ ದೇ ನ ಮ ಪ್ರೋ ರಾ ವ ರ್ಕ ಪ ತ್ರ ಯ ಗ ಗ ಥ ಗೋ ತ್ರೋ ಕ್ಷ ನಾ ಯ ರ ಕ ಷ್ಟ ಸ ವ ರ್ತ ನ್ನ ರಾ ಯ ಕ್ಷ ಂ ಸ ಕ್ಷಂ ಮ ವ

ಶಪ್ಸುಚುವತಾ ಶಕ್ಷ್ವ ಪಶವ ತ್ರ [illegible] ದುವೇ ದುಳ ಪ್ರ ಶ ರಾ ಶಿವಾ ಪತೇ [illegible] ಸುನಗೆ ತ್ರಿಶ್ಚವ ಸಕೋ ಪೋ [illegible] ಚವತ್ತು [illegible] ಬವತ್ತು [illegible] ನೋ ರಾ ಚ ವ ರು [illegible]
ಶೃತಸವನ [illegible] ತ್ರಾ ಹುವ ಬಾ ಮ [illegible] ವಂ ಬಾ ಧುಸ್ಸೆದುಪ್ರವ ಶಾಸ್ತ್ರಿಶ ಶಾಸ್ತ್ರ ವಸನಗೆ ತ್ರಿಶ್ಚವಸ್ವಿಯ ಬಾ ಚ [illegible] ತ್ರಿ [illegible] ರಮು [illegible] ತ್ರಿ ಚ ತವು ವೋ ರಾ ಚ ವತ್ತು [illegible] ತ್ರಿಂ ಶಾ ಸ್ತ್ರವಸನಗೆ ತ್ರಿಶ್ಚ ದಿ [illegible] ಮೂ ನಾ ಪ್ತಿ
ತನ್ಯಾಂ [illegible] ರು = ಭವತಿ ನಾ ಗೆ [illegible] ಗೌ ತವು = ಧ್ಯ ವಾಯ [illegible] ಸ್ತ್ರ ಸ್ತವ ಶ್ವ ಶಿ ಡರುತ್ತು [illegible] ಬಾವಹಾನಾ [illegible] ವ ವೇವು ಜಾಂಸ ಹಾ ತು [illegible] = ದಿವಸಸ್ತ್ರ ತ್ರೈಲ ದ ಬಾ ತಿ ವಂತ್ರ ವೇ ಸ್ವರಪ್ರವ ॥ ಪತು [illegible] ವತಿ ಅಂಶ್ಯೆ ರ ಸ್ಥಾ [illegible]
ಪ್ರಾರದಾ [illegible] ಪ್ರವರಾಶಿ [illegible] ಶಾರ ದ್ಯಾ [illegible] ತ್ರಿ ಶ್ವಬಾ [illegible] ಡಿ ಪುರ ಪಾ ದುಬ್ಬ [illegible] = ಭವತಿ ಅಂಗಿ [illegible] ಕಾರ [illegible] ತು = ಶ್ವಾ ತಿ ಅಂಶ್ಯೆ ರ ಪ = ಶಾ ದುಳ [illegible] ಜನ ಕಾ ದುಳ [illegible] = ಭವ ತಿ ರಾ ಂ [illegible]
ಪ = ನಾ ದುಳ [illegible] ರ ಸ್ಥಾ [illegible] ನ ವ ದಾ ದುಳ [illegible] ಜವಹಾನಸಾ [illegible] ನಂ ಬೃಗು [illegible] = ಭವ ತಿ ಶ್ವಾಸ್ತ್ರ ವಚ ವನ ಆ = ಶ್ಯವೇಂ [illegible] ಲಪ್ರ ತ ತಿ ರೂ ಪಾ [illegible] = ಸ್ವ ವ ತಿ ಶಾ ಗ [illegible] = ಶ್ಯ ವೆಂ [illegible]
ವರು = ಭವತಿ ಶಾ ಗ = ಶ್ವ ವೇ [illegible] ನಂತ ಪ್ತ ತನ ದುಳ [illegible] ವತು = ಭವ ತಿ ಶಾ ಗ = ಶಾ ಗ ನಿವ ಸಸ್ತ್ರ [illegible] ವೇ ನಿ ಮು [illegible] ಪಾರ [illegible] ಪ್ರದಾ ನ ಶಾ ವೇ [illegible] ಪ್ರ [illegible] ಸ್ತ್ರೀ ॥

ಚತು = ಷ್ಟವತಿ [illegible] = ಷ್ಟ ಪಿಂ ಬಿ [illegible] ದಾ [illegible] ಚತು = ಷ್ಟವತೀ [illegible] = ಷ್ಟವಿಂ ಪ್ರತ್ಯೇತ್ತೇಂಶ ಸಂ ಖ್ಯಾತಾಂ ಚತು = ಷಷ್ಟಿ ಕಾಷ್ಠ ಪಾದ್ವ ವಿಂಶತ್ಯಾ ಪ ತ್ರಿ [illegible] ಪ ಪ ನಸಂ ಕಲ್ಪ ಸ ಯುಗ ಚತು = ಷ್ಟವ [illegible] [illegible] ಸಗೋತ್ರ [illegible]

ತಿ ಕ್ಷೇ ವ ಶ್ರು ಶಾ = ದ ದಾ ವ ತ್ರಿ ಆರಾ ವು ಲ ಪ್ರು ವರ್ಶ ಚತು ಷ್ಟವತಿ, ವಶಿಷ್ಠ ತ್ತಿ

ಬುತ್ರಾ ಯುವತಿ ಷ್ಟ ಗೋತ್ರೇಶ್ಚ ವಾ ರಾ ಆರಾಂ ವ ಚಂದ್ರ ಸ್ವಾ ಮಿ ವ ತ್ರ

[illegible] ವ ರ ಕಾಃ ತಾಂ ತ್ರಿಂ ಜ ನ ಜ ವ ತ್ಸ ಣಃ ಪುತ್ರಿಂ ಅತ್ರ

ಪರಾಶರ ಶ ರಾ ರೂ ಸೆ ಯು ಪವ ರಾ ತ್ವ ರ್ಷವಶಿಷ್ಟ [illegible] ಗೋತ್ರೇಷು ವ ಘ ರ ಶಿವಂ ವೇ ಗಾಂ ಜ ನ ದ ಶಿ ಸ ತ್ರ ಅ ಜ ನ ಪೌರಾಂ [illegible] ವತ್ಸ ಣಃ ಪೌತ್ರೇ ಯು ದಶರಥ ಮ ಪೌತ್ರಂ [illegible]

[illegible] ವರಾ ಯು ಚತು = ಷ್ಟವತಿ, ಆತ್ರ ಯು ವ ನ ಸ ಪಾ ಸ ತ್ರ ಯು ರೂ ಷೆ ಯು ಪ್ರವರಾನ್ವಿತ [illegible] ಗೋತ್ರೇ ದ್ಭವ ಸ ಮ [illegible] ಮ ರಾಜ ವತ್ಸ [illegible] ನಿ ಷಿ ವ [illegible]

[illegible] ಗೋತ್ರೋದ್ಭವೇ [illegible] ನಾ [illegible] ರಾ ಮ ಚಂದ್ರ ವತ್ಸ ಣೇ [illegible]

[illegible] ಆನಂದ್ದ ನಾಂವ ಸಂವತ್ಸರ [illegible] ಮಾ [illegible] [illegible]

పాకశం॥ ఎవంగు ణివినెష్కణివి శిష్టా రహం ంగ్రే [illegible] ఆమానినా [illegible] త్రసామధ రమా వాలేదిమతంగో ప్రసాదానాం [illegible] దయస్సన్యధ మ్మపత్నిసన్యసిస్యం తయం [illegible] [illegible]
ష్టుపటుక్షిథపురుషా క్షత్రళిశిద్ధార్థం తన్యబిత్తూజామా మోదసంమోదనైశంధా ఖ్యవతోకనస్తనా స్యసామూహ్యసారూప్యసా యుజ్య వటుక్షధపురుషోత్తధయి ధన్యం [illegible] దవదవస్యరారుష
౨ శ్రీస తత్వజ్ఞావమాన్యమేతతిమనుదనగో పాలస్వామినః॥ ఆముదనగోపాలస్వామినః ప్రత్యక్షం॥ ప్రత్యక్షత్రయమానజయదుశా క్షేకషాంతాన్యాకధ్య [illegible] వాణదివ్య తిరుక [illegible] ణమహోత్సవే
ప్రీతిరేవవానిసాయం నావేవివా వావేదాన్నిడవా ర్యై వాపాతో ఖ్యం స్మరశిమ్మమానిస్యదంగత్వేనన్న దాదాశుధ్యార్థం వధ్యార్థం కాంతళ్యర్తు [illegible] తయార్థం రమవో [illegible] పుణ్యా
పావాభివసం శరమ్మాజదాన్నిర్మిత్సపకి [illegible] మానావ్య స్తం విమలాప్నేనపాశాం కశిమ్మావి [illegible] నేమాతా ంనే తానుకనే స్యాసాంద [illegible] జ్ఞేంపుణాప్రేవాంశాన్నగుంజ్ఞే [illegible] వంగు ణివినెమణివిశిష్టా రహం॥
[illegible] శంష్కశిధాతిదినదనగో పాలస్వామినః॥ ఆమదనగోపాలస్వామినః ప్రత్యక్షం ప్రత్యక్షత్రయమానజదయపుసాక్షేకపాంనాపాకేష్టపాలోవాణదివ్యతిరుకళ్యాణమహోత్సవే శ్రీ తహోత్సవే [illegible] ప్రదాంత

[illegible] రక్షా బంధన [illegible] రక్షా| రక్షా బంధన దేవతా [illegible] ధ్యానే [illegible] పూజ్య మర్పయామి| స్వస్తి [illegible] ప్రతిష్ఠా
[illegible] స్వస్తి [illegible] రక్షా
రక్షా బంధన బంధనము [illegible] స్నానము [illegible] సూత్రో [illegible] | [illegible] స్వస్తి [illegible]
[illegible]
[illegible]
[illegible]

౯

శ్వా విరాజయి తివరశ్శంకరత్వ త్రిపాకైత లమశ్శి ముక్తో వి రో జోదోవేన విరాజో దోవ వంశ యస్య మమస్వదా గురు విరాజా। తేన మౌక్తిక బవాద యమధి పోత్రిక తే। పినా = రాజా। స్యయు తె క్షుత్యశివ
రసావజతాం విదాదా యవే త్వాకె మ్యం మ్యు పిపిపాదతోపి మయుతే జయిత్రయం = మస్కాదత్యం। ఆమాగస్య శేస తిపాత్రైవ మధుపర్కందత్వా। ఆ మాగనస్య సా వర్చ సా సమ తప్యస్వ గవస్యాత్యాదిద
మాదా యాదేవస్య త్వాసవితుః = ప్రసవే శ్వినో ర్బాహ్వాం। పునస్స రక్షోంగు శ్చాగ్నిస్నమాం లోదస్య యస్మృధు నోమధ మ్వాయి తాదేవీ భ్యాం సహోదవస్యా జవేద్యా। యస్మృధు నౌ మ్మత వ్యాం = ప్రత్రశోణు। తస్మై సంప్రత్త్రభోదదాప్యా
త। యోగోయోగ తవస్తరమి త్వావహం నేంద దాత్వ। యో గే యోగే ఆవస్తరం వాజే వాజే = స్వాంత యేప్ర త్వాం అమ్యతాం పిఠానమ శీ తిప్సరావమ నందద్వా తి। అమ్యతా పిధానమ సి। త తః ప్రచాస్య నవరా యమ మ్మనురా
గమ్యా తాం గాం దదా విూతిసం తబ్బ తేన దంత్రు బి దేవసవదదా తిగాం వదా వింహతే ఆ వా రు య వర్ణ తావింతి గాం స్వేసయ్యం తే తియో తి యు స్వవర్ణ తాం = వ్య స్మా ఉ ధూ యూ సం। గాద్దైనరితత వాస్యం తస్మై మూప్తిం ప్రదాం యూ
గారెం ఉ శ్వత్యా మూ త్వారుత్వా తాం దువా తా వసో నా ఉ స సా దె త్వా = శ్రీం స్య జ తా। గాద్దైన రతి త స్యత్వా ఏ నమ్మ స్తిం ప్ర దాం యూ। గాద్దై నస్వ వామూ తా సుత్వా తాం। = సం త్వా తత్వా। గొ। రస్వ వ మా తె యా స్మై నమః స్త్రీ = ప్రా ణా యా త్వా మ

౮

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] ... సప్తఋషిమండలపర్యంతం ... [illegible]

[illegible] ... విజయాభినందన ... [illegible]

[illegible]

24

[illegible]

ర్థం వాంగ్గలంబదివతో [illegible] వాంగ [illegible] దివ [illegible] వాంగలంబదివ [illegible] ధూంపివాంగలంబ [illegible] వాంగలంబ [illegible] స్నానం [illegible]

గలంబాధార [illegible] ప్రాణాయామ [illegible] దేవతా [illegible] నమః ధ్యానం ఆవాహనాది షోడశోపచార పూజాం [illegible]

[illegible] వరః ఆవమంని [illegible] యజ్ఞోపవీత [illegible] పవిత్రం = [illegible] ప్రజాపతి [illegible] మంత్రాంతే [illegible] అక్షతారోపణం కుర్యాత్ ప్రజాపతి [illegible] మమ [illegible]

[illegible] మానందరి = ప్రజాపతి [illegible] నమస్కారం [illegible] ఏవం [illegible] కుర్యాః [illegible]

[illegible] బ్రహ్మ [illegible] జ్ఞానం = [illegible]

[illegible] 3. సువర్ణ [illegible] శ్రీరామార్పణమస్తు [illegible]

పైకాలు లవణసముద్రపా లుచి సాకే నం స్ను బవ్వా శపాడ్యామినే భంచర

కినిమరగ్రాంబు సన్ స్పవించు చు ఏం చవిత్యే చుం బు ఏరది విలు చల

సంగములు గన్ ఆద్యమున వవులు [illegible] ర్యను నదశివి [illegible] దిను

రాష్ట్రాని శ్రీ నె [illegible] [illegible]

శ్రీ [illegible]
[illegible]
బ్రం [illegible]
[illegible]

సమా సా ధ్య సమ స్త సు [illegible] వణా [illegible] రయు వచ్చా సనవ తు కృత్రు చేతు రఘు [illegible] నమా స్త్ర [illegible] = [illegible] శే [illegible] రా జ మా న వ పు [illegible] రః
మాగన [illegible] ంసతే లా [illegible] దు [illegible] ం [illegible] సా ం [illegible] వు నివా శి [illegible] మ [illegible] న [illegible] ంను మ [illegible] సాం [illegible]
మ మా ం [illegible] విదు [illegible] సబ్రం [illegible] సా [illegible] వంచ ధవ తృసచ తురా న న వ రి [illegible]
[illegible] తలసు తలపు తలమ వో తల [illegible]
[illegible] వ న వ తి స మ స్త [illegible] పి [illegible] యు [illegible]
స దు [illegible] [illegible] మా రి [illegible] రద్దె [illegible]

౬౦

పృథ్వి వాలనసవలనసన్యసంహారం సమాదృ [illegible]

అస్త్రోపా సంధాన ఘం పవ వం ఝ [illegible]

శా దిశ్య [illegible] జ్ఞానసమంద్ధ [illegible]

శ లు సం [illegible] తులన [illegible]

లుం దవా [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

సామగాన వంశ్య పృశం బివల్లం పప్రవ్వాప్ష నిశ్చితతం వంశ్య [illegible] వేశు [illegible] చక్రె వలంబ్య వాగంధర్వ వేం బ్రష్ణు। షోడశసహస్ర గోపికా సహా [illegible]

క్షమం పృగానుబు [illegible] వంశ్య [illegible] చతుర్దశ ద్వారకే [illegible] ధ్వజా [illegible] ఘుమ్మ ఘుమం ధుమ [illegible] ద్రెకేమ్మ దంగ హాస్యానేన వంశ్య పగణి వంశ్య [illegible]

[illegible] వణ [illegible] పాతా గో బ్రాం [illegible] చక్ర [illegible] భువతి। రాధా వి [illegible] ఛ్యత [illegible] అనేన బ్రహ్మ [illegible]

[illegible]

[illegible]



TEL.
B. 394